సాక్షి
ఏలూరు

గురువారం । 20 । ఏప్రిల్ । 2023



ముగిసిన ఫ్లెక్సీ వివాదం

ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో అంబేడ్కర్ ఫ్లెక్సీ చించివేత వివాదం ముగిసిందని డీఎస్పీ మనోహరాచారి తెలిపారు.

8లో



నిందితుల అరెస్ట్

ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో ఓ వ్యక్తిని కొట్టి చంపిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ అశోక్‌కుమార్ గౌడ్ తెలిపారు.

8లో

వేసవిలో చల్లచల్లగా..

భానుడు భగభగమంటూ ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు పండ్ల రసాలు, పుచ్చకాయలు, తాటి ముంజులు, శీతల పానీయాల బాట పడుతున్నారు.

8లో





పేదల బియ్యంపై ప్రత్యేక నిఘా

- అక్రమ రవాణాపై ఉక్కుపాదం
- ఉమ్మడి జిల్లాలో భారీగా కేసులు
- ఏడాదిలో 255 ప్రాంతాల్లో తనిఖీలు
- 153 కేసుల్లో 253 మంది అరెస్ట్

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పేదలకు అందాల్సిన ఉచిత బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిరంతరం తనిఖీలు చేసి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడమే కాకుండా కొందరు స్మగ్లర్లపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. తీరు మారకపోతే వారిపై రౌడీషీట్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏడాది వ్యవధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విజిలెన్స్ అధికారులు 255 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 153 కేసులు నమోదు చేసి 253 మందిని అరెస్టు చేశారు. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో భారీగా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

జాతీయ రహదారిపై..

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతులు చేసి స్థానికంగా అధిక ధరలకు విక్రయించే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇతర జిల్లాల నుంచి పోర్టులకు వెళ్లే వాహనాలు జిల్లాలోని రహదారి మీదుగా ప్రయాణించాల్సి ఉంది. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రేషన్ బియ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. వారానికి సగటున రెండు, మూడు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నారు.



దెందులూరు మండలం జోగన్నపాలెంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

వందల కేసులు

ప్రధానంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని నూజివీడు, దెందులూరు, ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రాంతాల నుంచి అధికంగా రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 6ఏ కేసు నమోదు చేయడంతో పాటు నిరంతరంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వందల కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభ సమయాల్లో ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. సీజన్ ప్రారంభంలో తనిఖీ చేసి ఎంఆర్‌పీ ఉల్లంఘన, రికార్డుల్లో స్టాకుకు గోడౌన్లల్లో ఉన్న నిల్వల తేడాలను సరిచూసి కేసులను నమోదు చేస్తున్నారు. ప్రధానంగా 33 ఫెర్టిలైజర్స్ షాపులపై కేసులు నమోదు చేసి 33 మంది యజమానులను అరెస్టు చేసి 105 టన్నుల ఫెర్టిలైజర్స్ నిల్వలను సీజ్ చేశారు. అలాగే ఫెర్టిసైడ్స్, సీడ్ విక్రయించే షాపులపై నాలుగు కేసులు నమోదు చేశారు.

253 మంది అరెస్టు.. 1,034 టన్నుల సీజ్

2022–23లో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాష్ట్రంలో అత్యంత ప్రతిభ కనబరిచారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 255 దాడులు నిర్వహించి 153 కేసులు నమోదు చేసి 253 మందిని అరెస్టు చేశారు. వీరిలో రెండు కంటే ఎక్కువ కేసులున్న 15 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేసి, మళ్లీ అక్రమ రవాణాకు పాల్పడితే రౌడీషీట్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. అలాగే 86 వాహనాలను సీజ్ చేసి సుమారు 1,034 టన్నుల బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేకంగా విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ముందస్తు సమాచారంతో పెద్ద ఎత్తున నిల్వలను సీజ్ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాలో అక్రమార్కులతో పాటు కొందరి రేషన్ డీలర్ల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు.

30 క్వింటాళ్ల పట్టివేత

దెందులూరు: జోగన్నపాలెంలో కనకదుర్గమ్మ ఆలయ వంతెన సమీపంలో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా బుధవారం ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. పెదపాడు మండలం కొక్కిరపాడు నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేశారు. యజమాని మల్లవల్లి రాంబాబు, డ్రైవర్ శివ రంగారావుపై అధికారులు కేసు నమోదు చేశారు.

నిరంతర దాడులు



బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం దాడులు చేస్తున్నాం. ప్రధానంగా కొన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ నిఘా బృందాల సమాచారంతో సోదాలు చేస్తున్నాం. పూర్తి ఘటనను వీడియో చిత్రీకరిస్తున్నాం. గతేడాదిలో 253 మందిని అరెస్టు చేయడంతో పాటు 15 మంది ప్రధాన అక్రమ వ్యాపారులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేశాం.

–కరణంకుమార్, విజిలెన్స్ ఎస్పీ, ఏలూరు

సంపద కేంద్రాలను అభివృద్ధి చేయాలి



గుణ్ణంపల్లిలో సంపద కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కమిషనర్ సూర్యకుమారి

ద్వారకాతిరుమల: చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను మరింత అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి అన్నారు. మండలంలోని గుణ్ణంపల్లిలో సచివాలయం, చెత్త నుంచి సంపద తయారుచేసే కేంద్రం, రైతు భరోసా కేంద్రాలను ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆయా కేంద్రాల నిర్వహణ, ఉద్యోగుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తే ఆశించిన మేర ఫలితాన్ని పొందవచ్చని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిదినాలను పెంచాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలను అందించాలని సూచించారు. అనంతరం కమిషనర్‌కు జెడ్పీ సీఈఓ రవికుమార్ ద్వారకాతిరుమల చినవెంకన్న చిత్రపటాన్ని అందజేశారు. డ్వామా పీడీ ఎ.రాము, పంచాయతీ రాజ్ ఎస్ఈ రెడ్డి, డీపీఓ జీవీకే మల్లికార్జున రావు, జీఎస్‌డబ్ల్యూఎస్ ప్రత్యేక అధికారి జి.రమణ, ఎంపీడీఓ ఏవీ సుబ్బరాయన్ ఉన్నారు.

న్యూస్‌రీల్

జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక



జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు

ఏలూరు రూరల్: కృష్ణా జిల్లా మూలపాడులో ఈనెల 26 నుంచి జరుగనున్న అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీవీఎస్ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో అండర్–23 పురుషుల క్రికెట్ జట్టును ఎంపిక చేశామన్నారు. కేఎస్ఎన్ రాజు (కెప్టెన్), జట్టు సభ్యులుగా ఎస్.జగదీష్‌రామ్‌రెడ్డి, వి.జశ్విన్, కె.జాన్‌రిచర్ట్స్, జీఎస్ స్వామినాయుడు, ఎం.హర్షసాయిరెడ్డి, కేఎస్‌వీ తేజ, వి.లోహిత్, కె.రేవంత్‌నాగకుమార్, ఎం.రూపేష్, ఎం.హర్షవర్ధన్, జి.చరణ్‌సాయితేజ, బి.సాయి సుశాంత్, జి.రుత్విక్, పి.భువనేశ్వర్, స్టాండ్‌బైగా బి.శివ, ఎండి మెహబూబ్‌ఆలీ, వీఎంవీఎస్ రక్షన్, పి.దీక్షిత్‌బాబు, డి.హర్షవర్ధన్, ఎం.రుత్విక్ ఎంపికయ్యారని తెలిపారు.

న్యాయమూర్తుల బదిలీలు

ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా పలువురు న్యాయమూర్తులను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జడ్జిలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు పలువురు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే క్రమంలో సీనియర్ సివిల్ జడ్జీలను బదిలీలు చేస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారిని రెండో అదనపు జిల్లా జడ్జి(కమ్ ఎల్ఆర్ ఏటీ ట్రిబ్యునల్ చైర్మన్) ఏలూరుకు బదిలీ చేశారు. గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి జి.రామ్‌గోపాల్‌ను ఏలూరు ఒకటో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. ఏలూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి.శ్రీనివాసులను అనంతపురం 8వ అదనపు డిస్ట్రిక్ జడ్జిగా నియమించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్వరరావును కాకినాడ రెండో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జిగా పనిచేస్తున్న డి.సత్యవతిని నియమించారు.


24న ఇంటర్వ్యూలు

ఏలూరు (టూటౌన్): ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి సి.మధుభూషణరావు ఓ ప్రకటనలో తెలిపారు. సుగుణ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వేయ్‌మెంట్ సూపెర్‌వైజర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్, ఐటీఐ విద్యార్హతలు కలిగి 27 ఏళ్లలోపు యువకులు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 88868 82032, 95009 07026, 91827 72465 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

దూరవిద్య ప్రయోగ పరీక్షలు

ఏలూరు (ఆర్ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్య ఇంటర్మీడియెట్ కోర్సు ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం భౌతికశాస్త్ర పరీక్షకు 188 మందికి 159 మంది, రసాయన శాస్త్రం పరీక్షకు 244 మందికి 203 మంది హాజరయ్యారు. జిల్లాలో డీఈసీ కమిటీ ప్రతినిధులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈఓ ఎస్వీ రవిసాగర్ తెలిపారు.

హాకీ ఎంపిక పోటీలు



ఎంపికైన క్రీడాకారులు

సాక్షి, భీమవరం: రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పురుషుల హాకీ పోటీలకు జిల్లా జట్టును బుధవారం భీమవరం భారతీయ విద్యా భవన్స్ స్కూల్ ప్రాంగణంలో ఎంపిక చేసినట్టు హాకీ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అల్లు అప్పారావు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 30 మంది క్రీడాకారులు రాగా 18 మందిని తుది జట్టుకు ఎంపిక చేశామన్నారు. వీరంతా ఈనెల 21 నుంచి నాలుగురోజుల పాటు సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ప్రభుత్వ కళాశాలలో నిర్వహించే 13వ పురుషుల సీనియర్ హాకీ అంతర్ జిల్లాల పోటీలో పాల్గొంటారన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్

భీమవరం అర్బన్ : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. మండలంలోని యనమదుర్రు, దెయ్యాలతిప్ప, కోమటితిప్ప నార్త్ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు పట్టీ, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పాలు, గుడ్లను పరిశీలించారు. సంపూర్ణ పోషణ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. చిన్నారులను ఆమె పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వంట గదిలో విద్యార్థులకు వడ్డించే భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు పెద్దపీట వేస్తూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నారన్నారు. గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుజాతరాణి, సీడీపీఓ లక్ష్మీకాంతం, వాణి విజయరత్నం ఆమె వెంట ఉన్నారు.



అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ, పంచారామక్షేత్రం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దనస్వామి వార్ల ఆలయాలను మంత్రి ఉషశ్రీ చరణ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావుళ్లమ్మ ఆలయ పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి ఫొటో, ప్రసాదాలను అందజేశారు. ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తలు, పంచారామ క్షేత్ర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

త్వరితగతిన భూముల రీసర్వే

కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

ఏలూరు(మెట్రో): జిల్లాలో సమగ్ర భూసర్వే ప్రక్రియలో భాగంగా చేపట్టిన సరిహద్దు రాళ్ల ప్లాంటేషన్ పనులు త్వరితగతిని పూర్తి చేయాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జేసీ లావణ్యవేణితో కలిసి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాకు 92 వేల సరిహద్దు రాళ్లు రాగా మండలాల వారీగా కేటాయింపులను తెలుసుకున్నారు. కొన్ని మండలాల్లో ప్లాంటేషన్ పనుల్లో పురోగతి లేకపోవడంపై ప్రశ్నించారు. ఎస్సీ శ్మశాన వాటికలకు 32 ప్రతిపాదనలకు గాను ఆరు మాత్రమే వచ్చాయన్నారు. భూ సర్వేకి సంబంధించిన రోవర్స్, డ్రోన్‌ఫ్లై, 13వ నోటిఫికేషన్, అప్పీలు, డేటా ఎంట్రీపై మండలాల వారీగా సమీక్షించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎస్ఎస్ మూర్తి, ఏడీ సర్వే వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణమూర్తి, కలెక్టర్ సెక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌పై మరింత దృష్టి

ఫ్యామిలీ డాక్టర్ అమలులో వైద్యాధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో విద్య, వైద్య, ఐసీడీఎస్ శాఖల జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వైద్యాధికారులు ఎన్సీడీ కేసులను కచ్చితంగా నిర్ధారించాలని, తదుపరి పర్యటనలో వారిని మరలా పరీక్షించాలన్నారు. అలాగే ఏఎన్‌సీ, పీఎన్‌సీ కేసులను కూడా పరీక్షించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా మెడికల్ ఆఫీసర్లు, వారి సిబ్బంది రోజూ హాజరు తప్పనిసరిగా వేయాలన్నారు. గర్భిణులకు ప్రతినెలా 9న స్కీనింగ్ చేయాలన్నారు. రక్తహీనత, పోషకాహార లోపాలను అధిగమించేలా సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో గుర్తించిన క్రిటికల్ కేసులను మానిటర్ చేయాలన్నారు. గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణపోషకాహారాన్ని అందించాలన్నారు. వీటికి సంబంధించిన అంశాలపై సీడీపీఓలు, మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షణ చేసి రక్తహీనత లేకుండా చూడాలన్నారు. డ్రాప్‌అవుట్ విద్యార్థులను బడుల్లో చేర్పేలా చూడాలన్నారు. ఐసీడీఎస్ పీడీ పద్మావతి, డీఎంహెచ్ఓ డి.ఆశ, డివిఈఓ ప్రభాకరరావు, డీసీహెచ్ఎస్ ఎ.మోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.



అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

‘పది’ మూల్యాంకనం ప్రారంభం

ఏలూరు (ఆర్ఆర్‌పేట): పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం స్థానిక గ్జేవియర్ నగర్‌లోని సెయింట్ గ్జేవియర్ పాఠశాలలో బుధవారం ప్రారంభమైంది. ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్వీ రవిసాగర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాబుపత్రాల మూల్యాంకనం కోసం ఆరుగురు అసిస్టెంట్ క్యాంపు అధికారులను, 300 మంది చీఫ్ ఎగ్జామినర్లను, 1,000 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను, మరో 300 మంది స్పెషల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను సబ్జెక్టుల వారీగా నియమించామన్నారు. ఏలూరు జిల్లాకు వివిధ జిల్లాల నుంచి 2,03,496 జవాబు పత్రాలను మూల్యాంకనం నిమిత్తం కేటాయించారన్నారు. మూల్యాంకన విధులకు నియమితులైన వారిలో సుమారు 10 మంది ఉపాధ్యాయులు బుధవారం గైర్హాజరయ్యారని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు.



ఏలూరులో ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న విద్యాశాఖ అధికారులు

నేడు జలశక్తి బృందం పర్యటన

పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందం గురువారం పరిశీలించనుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అంగుళూరు వద్ద నిర్మాణం జరుగుతున్న నేవిగేషన్ సిస్టమ్‌కు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. కేంద్ర జలశక్తి అండర్ సెక్రటరీ సతీష్‌కుమార్, అసిస్టెంట్ సెక్షన్ అధికారి రామన్ చంబర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనందన్ కుమార్, ఎం.రఘురామ్, పి.దేవేందర్ సభ్యులు పరిశీలించనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులతో పనులపై సమీక్షిస్తారన్నారు.

కౌన్సెలింగ్ ద్వారా కేసుల పరిష్కారం

ఏలూరు (టూటౌన్): వచ్చేనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి పోలీసులు ఇరువైపులా కక్షిదారులకు నోటీసులు జారీ చేసి కౌన్సెలింగ్ నిర్వహించేలా చొరవ చూపాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏలూరు కోర్టు పరిధిలోని పోలీసులతో బుధవారం ఆమె అవగాహన సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. కేసుల పరిష్కారం కోసం ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో ఏర్పాటు చేశామన్నారు. వీటిని కక్షిదారులు వినియోగించుకొని కేసులను రాజీ చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. రాజీయే రాజమార్గం అనే సూత్రాన్ని పోలీసులు ఇరువర్గాల కక్షిదారులకు అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా పనిచేయాలని ఆమె సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సత్ఫలితం.. వర్కుబుక్ అభ్యాసం

- విద్యార్థి మేధస్సుకు పదును
- సులభంగా అర్థమవుతున్న పాఠాలు
- చదువుపై పెరుగుతున్న ఆసక్తి

ఆకివీడు: చిన్నారుల మేధస్సుకు పదును పెట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన వర్కుబుక్ (పని పుస్తకం) విధానం సత్ఫలితాలనిస్తోంది. బోధనతో పాటు సాధన వర్కుబుక్ లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పఠనాశక్తితో పాటు సృజనాత్మకను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది వర్కుబుక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంతో పాటు ఒక వర్కుబుక్, అలాగే పర్యావరణ శాస్త్రం, గణితానికి సంబంధించి మూడు పాఠ్య పుస్తకాలు, మూడు వర్కుబుక్‌లు పంపిణీ చేశారు. ఒక్కో సెమిస్టర్‌కు ఒక్కో వర్కుబుక్‌ను కేటాయించారు. జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు సుమారు 65 వేల మంది ఉండగా ఒకటి, రెండు తరగతి పిల్లలకు 1,25,000, 3,4,5 తరగతుల విద్యార్థులకు 3,20,000 వర్కుబుక్‌లు అందజేశారు. వీటి పనితీరుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాల్సి ఉంది.



వర్కుబుక్‌తో సాధన చేయిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

వర్కుబుక్ తీరిలా..

ఉపాధ్యాయుడు బోధించిన పాఠాల్లోని అంశాలను విద్యార్థులు వర్కుబుక్‌లో నింపాలి. అలాగే పాఠం అర్థమైన తీరును పని పుస్తకంలో రాస్తే ఉపాధ్యాయుడు పరిశీలించి సూచనలిస్తారు. ఈ విధానం ద్వారా విద్యార్థికి సులభంగా పాఠాలు అర్థమవడంతో పాటు వారి తార్కిక ఆలోచన, సృజనాత్మకత పెంపొందుతున్నాయి. దీని ద్వారా బట్టీ విధానానికి స్వస్తి చెప్పి నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారు. మానసిక వికాసం పెరగడంతో పాటు చదువుపై ఆసక్తి చూపుతున్నారు.

నిరంతర సాధన



చిన్నారుల మేధస్సుకు పదును పెట్టేలా వర్కుబుక్ ఉంది. నిరంతర సాధనతో విద్యార్థికి తెలివితేటలు పెరుగుతాయి. ఆలోచాన శక్తి, సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా వర్కుబుక్‌పై శ్రద్ధ చూపాలి.

– శ్రీనివాసుల పురుషోత్తం, ఉపాధ్యాయుడు, ఈస్టుపాలెం పాఠశాల, ఆకివీడు

బాగా చదువుతున్నారు



వర్కుబుక్‌తో పిల్లల్లో చదువుపై ఆసక్తి బాగా పెరిగింది. ఒకరికొకరు పోటీగా చదువుతున్నారు. వర్కుబుక్‌లో విద్యార్థులు ఆలోచించి రాసిన అంశాలే వారి తెలివితేటలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విధానం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంది.

– పున్నాని ధనలక్ష్మి, తల్లిదండ్రుల కమిటీ వైస్‌చైర్మన్, అజ్జమూరు

బాగా అర్థమవుతున్నాయి



ఉపాధ్యాయుడు చెప్పిన పాఠంలోని అంశాల్ని అర్థం చేసుకుని వర్కుబుక్‌లో రాసుకుంటున్నాం. దీనివల్ల పాఠం బాగా గుర్తుండిపోతుంది. బట్టీ పట్టే విధానం కంటే ఇది చాలా బాగుంది. ఆలోచనాశక్తి, చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది.

–తాడేలు అభిరామ్, 4వ తరగతి, అజ్జమూరు

క్లుప్తంగా

యువతలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ

నూజివీడు/కైకలూరు/జంగారెడ్డిగూడెం: నిరుద్యోగ యువతలో నైపుణ్యాల్ని పెంపొందింపచేసి ఉపాధి కల్పించే నిమిత్తం ఏర్పాటు చేసిన నూజివీడు స్కిల్ హబ్ ద్వారా స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు బుధవారం తెలిపారు. నూజివీడులో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసోసియేటివ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు స్వల్పకాలిక శిక్షణనిచ్చి అనంతరం ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈనెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ రామకృష్ణను 8374039719 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని చెప్పారు. కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్, అసోసియేటివ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు శిక్షణ ఇస్తారన్నారు. వివరాలకు కైకలూరు స్కిల్ హబ్ కో-ఆర్డినేటర్ ప్రసాద్ 9701357315 నెంబరులో సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెంలో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసోసియేటివ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఇతర వివరాలకు 9441751712/9110721092 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

వేసవి తాపం.. పానీయాలతో ఉపశమనం

- రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సతమతం
- పుచ్చకాయ, లస్సీ, తాటి ముంజులు, కొబ్బరి నీటితో సేదతీరుతున్న ప్రజలు


పుచ్చకాయ


లస్సీ విక్రయాలు


తాటి ముంజులు

బుట్టాయగూడెం: జిల్లాలో భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో సుమారు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీవ్రమైన వేడిగాలులు వీస్తుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండ వేడిమి నుంచి కాపాడుకునేందుకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు ధరించడంతో పాటు చల్లదనం కోసం జ్యూస్‌లు, పుచ్చకాయలు, తాటి ముంజులు, కూల్ డ్రింక్స్ తాగుతూ ప్రజలు సేదతీరుతున్నారు. వేసవి తాపం పెరగడంతో వీటి అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. వీటిలో పుచ్చకాయల విక్రయాలు అధికంగా ఉన్నాయి. వీటిలో షుగర్ బేబి, నాందేరి మధుబాల, ఆర్కేమెన్ అనే రకాలు ఉన్నప్పటికీ నాందేరి మధుబాల రకానికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. పుచ్చకాయ శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ధర కూడా అందుబాటులో ఉండడంతో కాయలు తెచ్చుకుని ఇంటిల్లపాది తింటున్నారు. అలాగే లస్సీ, కొబ్బరి బొండాలకు కూడా గిరాకీ బాగా పెరిగింది. పెరుగు, పంచదార చిలికించి చేసే ఈ లస్సీ తాగడం వల్ల ఒంటికి చల్లదనం అంది రక్షణ లభిస్తుంది. నియోజకవర్గంలోని బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, టి.నరసాపురం, కొయ్యలగూడెం మండలాలతో పాటు జిల్లాలోని పలు ప్రధాన రహదారుల్లో పుచ్చకాలు, పండ్ల రసాలు, కొబ్బరి బోండాల దుకాణాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవి తాపం నుంచి కాపాడుకోవడం కోసం ప్రజలు ఈ చల్లని పానీయాలను తాగుతూ వడదెబ్బకు గురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వడదెబ్బ లక్షణాలు

వేసవిలోనే తీవ్రమైన ఎండధాటికి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో వడదెబ్బ లక్షణాలపై ప్రజలు పూర్తి అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనొప్పి, తల తిరగడం, నాలుక ఎండిపోవడం/నోరు పిడచకట్టుకుపోవడం, జ్వరం, మగత కలవరింతలు, ఫిట్స్, పాక్షిక, పూర్తి అపస్మారక స్థితి లక్షణాలను వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వడదెబ్బ నుంచి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు 50 ఏళ్ల పైబడినవారు తప్పనిసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్‌లు అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే రోడ్డు పక్కన చిరు వ్యాపారులు, ఎండలో ప్రయాణం చేసేవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లల పట్ల అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, సుగర్, గుండె జబ్బులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వీరి శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తికావడం శరీరంలో ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం ద్వారా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రక్షణ చర్యలు తీసుకోవాలి



వేసవిలో ఎండ వేడిమి నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలి. ఆ సమయంలో హెల్మెట్ లేదా టోపీ తలకు రక్షణగా ధరించాలి. అలాగే వేసవి తాపాన్ని తీర్చేందుకు మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరిబోండం తీసుకోవడం చాలా మంచిది. వడదెబ్బకు గురైతే తక్షణం వైద్యం అందించాలి.

– ఏఎస్‌వీ ప్రవీణ్, వైద్యాధికారి, దొరమామిడి పీహెచ్‌సీ, బుట్టాయగూడెం మండలం

షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం


దోసపాడులో షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన కారు

దెందులూరు: మండలంలోని దోసపాడులో అత్తులూరి శ్రీనివాసరావు కారు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. సమాచారం అందుకున్న భీమడోలు ఫైర్ ఆఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు.

టైరు పేలి అదుపుతప్పిన బస్సు


ఉంగుటూరులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

ఉంగుటూరు: ఉంగుటూరు సమీపంలో కాకినాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌కు అవతలివైపుకు దూసుకుపోయింది. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అటువైపు ఏ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

గంజాయి స్వాధీనం


ఆచంటలో అదుపులోకి తీసుకున్న నిందితులు

పెనుగొండ: ఆచంట మార్టేరు రహదారిలో నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ సీఐ జీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆచంట పోలీసుస్టేషన్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ పక్కా సమాచారం రావడంతో మంగళవారం సాయంత్రం ఆచంట తహసీల్దారుతో కలిసి ఎస్సై ఎం.రాజ్‌కుమార్ దాడి చేశారు. పాలకొల్లు ఎంబేరియన్ పేటకు చెందిన గుబ్బం మణిరత్నం(22), ఖండవల్లి కౌశిక్ ఆనంద్(21), ఉండ్రాజవరపు సుధీర్ బాబు(20)లను ఆచంట మార్టేరు రహదారిలో నక్కల డ్రెయిన్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న 15 సంవత్సరాల బాలుడిని సంరక్షణలోకి తీసుకున్నట్లు తెలిపారు.

బాధిత దళిత మహిళకు న్యాయం చేస్తాం

ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్ హామీ


పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో రొక్కాల మేరీని పరామర్శిస్తున్న ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్

పాలకొల్లు అర్బన్: అగ్రవర్ణాల దాడిలో గాయపడి వారం రోజుల నుంచి పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత మహిళ రొక్కాల మేరీని ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్ బుధవారం పరామర్శించారు. బాధిత మహిళ ఫిర్యాదులో ఎస్సీనని పేర్కొనకపోవడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయడంలో ఆలస్యమైందని పోలీసులు ఆనందప్రకాష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వాసుపత్రి నుంచి డీఎస్పీ మనోహరాచారితో ఫోన్లో మాట్లాడి హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. బాధిత మహిళలకు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా తక్షణం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఎస్సీ కమిషన్ సహించబోదన్నారు. కేసులో నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన పోలీసుల పాత్రపైనా విచారణ జరిపించి తప్పు చేసినట్లు రుజువైతే సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాధిత మహిళకు అండగా ఉంటాం

బాధిత మహిళకు మాలమహానాడు అండగా నిలుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రిలో మేరీని పరామర్శించి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాజేష్ డిమాండ్ చేశారు. ఇరువురు మహిళలు, ఒక యువకుడు దాడి చేశారని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు అండగా ఉంటామన్నారు. దళిత సంఘాల నాయకులు పసుపులేటి వీరాస్వామి, శెట్టిమి రాజు, బొండపల్లి గిరిజ, కొండేటి శివ, జేమ్స్, ఖండవల్లి వాసు, రామాంజుల పెదమధు, పసుపులేటి చినబాబు, సనమండ వీరాస్వామి, మాలమహానాడు నాయకులు పాలపర్తి కృపానాథ్, కొయ్యే లక్ష్మణరావు, బద్దా అంతర్వేది తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

దళిత మహిళపై దాడిచేసిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాదిగ, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌లు కొమ్మూరి కనకారావు, పెండ్ర వీరన్న డిమాండ్ చేశారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రొక్కాల మేరీని వారు బుధవారం పరామర్శించారు. ప్రాథమికంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల పాత్రపై కూడా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం ఇచ్చామన్నారు.

● గడపగడపకు సంక్షేమం


కొయ్యలగూడెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు


భీమడోలులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యాలయంలో మహిళల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు

ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం


శివనారాయణపురంలోని ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్న యువతి

మొగల్తూరు: పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు బాధిత యువతి బుధవారం మౌన పోరాటానికి దిగింది. బాధిత యువతి మాట్లాడుతూ శ్రీరాంపురం పంచాయతీ శివనారాయణపురానికి చెందిన కొండేటి సాయి తాను నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామన్నారు. తనను వివాహం చేసుకోవాలని కోరగా తాను అగ్ర కులానికి చెందిన వాడినని తమ ఇంట్లో పెళ్ళికి అంగీకరించరని నిరాకరించాడని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని తెలిపింది. ఆమె పోరాటానికి మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెన్నేటి కిశోర్‌లు మాట్లాడుతూ దళిత బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై రూరల్ సీఐ సురేష్ బాబు బుధవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాట్లు చేశారు. యువతి తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదని, అన్యాయం జరిగినట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు

సాక్షి, భీమవరం: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18న అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ యు.రవిప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు పట్టణం పోలీసుస్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారిపై దాడిచేసి ఆరుగురిని అదుపులోనికి తీసుకుని వారి నుంచి రూ.12,500 నగదు రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న 32 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి అరెస్ట్ అయిన వారు తిరిగి క్రికెట్ బెట్టింగ్ వంటి నేరాలు పాల్పడకుండా ముందు జాగ్రత్తగా భీమవరం టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 8 మందిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేసినట్లు చెప్పారు. గతంలో మోటారు వెహికల్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా చెల్లించకుండా ఉన్న వాహనదారుల వద్ద 144 కేసులలో రూ.16,553 జరిమానా వసూలు చేసినట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.

ట్రాక్టర్ సీజ్

టి.నరసాపురం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.సతీష్‌కుమార్ తెలిపారు. మండలంలోని బొర్రంపాలెం గ్రామపంచాయతీ శివారు సూరంపూడి ఎర్రకాలువలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో దాడి చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చేపల దొంగ అరెస్టు

తాడేపల్లిగూడెం రూరల్: పంచాయతీ చెరువులో చేపలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి రూరల్ ఎస్సై వీఎస్.వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగొలను గ్రామానికి చెందిన పంగిడి పోశియ్య స్థానికంగా ఉన్న 40 ఎకరాల విస్తీర్ణంలోని కోట్లమ్మ చెరువులో చేపలను వల వేసి పడుతుండగా చెరువు లీజుదారుడు పూడి సత్యనారాయణ (తాడేపల్లిగూడెం) పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు.

కులం పేరుతో దూషించారని ఫిర్యాదు

పాలకోడేరు: తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ గొరగనమూడికి చెందిన డి.ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. తాను మధ్యవర్తిగా వ్యవహరించి అదే గ్రామానికి చెందిన బి.దుర్గకు స్థలం కొని పెట్టానని, సరిహద్దు గొడవలు వచ్చిన నేపథ్యంలో తనవల్లే నష్టపోయానంటూ కులం పేరుతో దూషించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

హత్య కేసులో నిందితుల అరెస్టు


వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్ గౌడ్, పక్కన సీఐ, ఎస్సైలు

నూజివీడు: ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో ఆరేపల్లి గాంధీ(50)ని కర్రలతో కొట్టి చంపిన నిందితులను అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్ గౌడ్ బుధవారం తెలిపారు. స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్యకు దారితీసిన వివరాలు వెల్లడించారు. కొమ్మూరుకు చెందిన ఆరేపల్లి గాంధీకి ఇద్దరు, కొడుకులు, ఇద్దరు కుమార్తెలు.. అతను గత మూడేళ్లుగా నిరంతరం మద్యం సేవించి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 17న ఉదయం గాంధీ ఇంటిలో ఉన్న కోడిని, సెల్ ఫోన్‌ని తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులతో తాగి వచ్చి తల్లితో, చిన్న కొడుకుతో గొడవ పడ్డాడు. దీంతో చిన్న కొడుకు ఆరేపల్లి అనిల్‌కుమార్, అతని మేనమామ వేముల శ్రీనివాసరావుతో కలిసి రాత్రి 9 గంటల సమయంలో గాంధీని ఇంటి ఎదురుగా ఉన్న కరెంట్ స్తంభానికి తాడుతో కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి లావుపాటి కర్రలతో కొట్టారు. గాంధీ చనిపోవడంతో కట్లు విప్పి ఇంటి ఆవరణలో పడుకోపెట్టి ఆ తరువాత పరారయ్యారు. బుధవారం ఉదయం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నూజివీడు వెళ్లేందుకు ఆగిరిపల్లి మండలంలోని వట్టిగుడిపాడు సెంటర్‌లో నిందితులు ఎదురు చూస్తుండగా అనిల్‌కుమార్, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రాజుల పాటి అంకబాబు, ఆగిరిపల్లి ఎస్ఐ నంబూరి చంటిబాబులను డీఎస్పీ అభినందించారు.

కడుపు నొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య


మృతుడు సొంగా శౌరి(ఫైల్)

ముసునూరు: తరచూ కడుపు నొప్పి వస్తుండడంతో తాళలేక అవివాహిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎం.కుటుంబరావు తెలిపిన వివరాలు. మండలంలోని కాట్రేనిపాడు గ్రామానికి చెందిన సొంగా శౌరి(26) కూలి పనులకు వెళ్లేవాడు. తరచుగా కడుపు నొప్పి వేధించేది. ఈ నేపథ్యంలోనే బుధవారం పొలం వద్దకు వెళ్లిన తర్వాత కడుపు నొప్పి రావడంతో తాళలేక సమీపంలో ఉన్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బంధువులు చూసేటప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య


ఆత్మహత్య చేసుకున్న గణపతిరావు

ద్వారకాతిరుమల/పెదవేగి: అప్పులబాధ తాళలేక మండలంలోని మెట్టపంగిడిగూడెంకు చెందిన ఒక వ్యక్తి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మెట్టపంగిడిగూడెం గ్రామానికి చెందిన కట్టా గణపతిరావు(45) అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. జీవితంపై విరక్తి చెంది పెదవేగి మండలం ధర్మాజీపేటలో కౌలుకు తీసుకున్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు హుటాహుటీన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. మృతుడికి భార్య నాగలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ముగిసిన అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదం

ఇరగవరం: అంబేడ్కర్ ఫ్లెక్సీ చించివేత వివాదం ముగిసిందని నర్సాపురం డీఎస్పీ మనోహరాచారి అన్నారు. తూర్పు విప్పర్రు గ్రామంలో అంబేడ్కర్ ఫ్లెక్సీ చించివేత వివాదానికి సంబంధించి ఇరగవరం తహసీల్దారు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 16వ తేదీ రాత్రి నుంచి జరిగిన సంఘటనలు వ్యక్తిగతంగా చూడాలన్నారు. అది వ్యక్తుల మధ్య జరిగిందే కానీ కులాల మధ్య కాదన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన చోట ఎలాంటి అనుమతులు తీసుకోలేదని.. ఈ నేపథ్యంలో ఆ విగ్రహన్ని అక్కడ నుంచి తొలగించి స్కూల్‌లో పెట్టడానికి గ్రామంలో ఇరువర్గాల నుంచి 10 మందితో శాంతి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వారి ఒప్పందం మేరకు పంచాయతీ తీర్మానంతో పంచాయతీ వద్ద ఒక విగ్రహం, ఇప్పుడు ఏ విగ్రహం పెట్టారో ఆ విగ్రహన్ని అక్కడి నుంచి తొలగించి హైస్కూల్‌లో పెట్టాలని తీర్మానించారని చెప్పారు. దీనికి ఇరువైపుల పెద్దలు అంగీకరించారన్నారు. ఫ్లెక్సీ చించివేత అనంతరం జరిగిన గొడవలు, సంఘటనల నేపథ్యంలో ఇరువర్గాలపై నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. మరి కొన్ని రోజులు గ్రామంలో పోలీస్ పహారా కొనసాగుతుందన్నారు. ఎవరైన బయట వ్యక్తులు పరామర్శల పేరుతో గ్రామంలోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో ఎవరైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అనుమతులు తప్పనిసరి అన్నారు. ఎంపీడీఓ పి.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో విగ్రహల ఏర్పాటుకు 2013లో జీవో విడుదలైందని దాని ప్రకారం సంబంధిత అధికారులు నుంచి తప్పకుండా అనుమతులు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాయకుడదన్నారు. ఏ ఫ్లెక్సీలు పెడుతున్నారు అనేది ముందుగానే పంచాయితీ అధికారులకు ప్రూఫ్ ఇవ్వాలన్నారు. తణుకు రూరల్ సీఐ ఆంజనేయులు మాట్లాడుతు అంబేద్కర్ కొందరి వాడు కాదని అందరి వాడని చెప్పారు.